సాక్షి
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం | 18 | జూన్ | 2023



దుర్గమ్మ సేవలో..

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.



సమష్టి కృషితో నగరాభివృద్ధి

భవానీపురం(విజయవాడపశ్చిమ): సమష్టిగా నగరాభివృద్ధి చేస్తామని మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల విజ్ఞాన యాత్ర విశేషాలు తెలుపుతూ నగరాభివృద్ధిపై మాట్లాడారు.

బాధ్యతల స్వీకరణ



చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిగా ఎం.ఎస్.ఎ.దివాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. మొవ్వ పశు సంవర్ధక శాఖ ఏడీగా చేస్తున్న దివాకర్‌కు జిల్లా పశు సంవర్ధక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

న్యూస్‌రీల్

తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.1.40 కోట్లు



పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.1.40 కోట్లకు పైగా నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారి మండపంలో శనివారం కానుకలు లెక్కించారు. 82 రోజులకు ఆలయంలో మొత్తం 24 హుండీల్లోని కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.1.40,15,588, బంగారం 118 గ్రాములు, వెండి 230 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ, డెప్యూటీ కలెక్టర్ కె.రమేష్‌నాయుడు తెలిపారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవాసమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. లెక్కింపును ఆలయ ఈఓతో పాటు చైర్మన్ ఇంజం చెన్నకేశవరావు, పాలకవర్గ సభ్యులు, నందిగామ డివిజన్ తనిఖీదారులు ఫణికుమార్, పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు.

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం



మూలపాడు(ఇబ్రహీంపట్నం): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ క్రికెట్ టోర్నమెంట్ శనివారం మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పోటీలు ప్రారంభించారు. ఏసీపీ రవికిరణ్, దాసరి సువర్ణరాజు, కోలా ప్రసాద్, కోకా రమేష్ హాజరయ్యారు. కలెక్టర్ ఢిల్లీరావు, ఏసీపీ రవికిరణ్ కొద్దిసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. రెవెన్యూ, పోలీస్, వీఎంసీ, ఎస్సీ కార్పొరేషన్, డాక్టర్స్, మీడియా మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. విధి నిర్వహణలో ఒత్తిడితో ఉండే ఆరు టీమ్‌ల సభ్యులు ఆట విడుపునకు నిర్వహిస్తున్న టోర్నీలో మానసిక ఉల్లాసం పొందాలని విక్టర్ ప్రసాద్ అన్నారు. అనంతరం పోలీస్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా, మీడియా టీమ్ 8 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో రెవెన్యూ టీమ్ 17.1 ఓవర్లలో 79 పరుగులకు ఆలౌటైంది. కార్పొరేషన్ టీమ్ 14.4 ఓవర్లలో 78 పరుగులు చేసింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో రెవెన్యూ టీమ్ ఒక పరుగు తేడాతో ఓటమి పాలైంది.

ఫోరమ్ ఫర్ చైల్డ్ రైట్స్ సేవలు భేష్



గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాను బాలల స్నేహ జిల్లాగా తీర్చిదిద్దడంలోనూ, ఆపదలో ఉన్న బాలల రక్షణ, బాల్య వివాహాల నిరోధానికి ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అందిస్తున్న సేవలు అద్వితీయమని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాల్‌పోస్టర్, లోగోను శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఢిల్లీరావు.. చైల్డ్ రైట్స్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత 20 ఏళ్లలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, జిల్లా యంత్రాంగం సహకారంతో 46 వేల మంది బాలలను రక్షించి క్షేమంగా అమ్మ ఒడికి చేర్చారన్నారు. ఫోరం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టర్.. సభ్యులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించి బాలల హక్కుల పరిరక్షణకు తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ నిర్వాహకులు బి.ఎస్ కోటేశ్వరరావు, నోయల్ హార్పర్, చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్, టీం సభ్యులు పాల్గొన్నారు.

ఉపాధిలో అగ్రస్థానం

- 2023-24 ఆర్థిక సంవత్సరంలో 72 లక్షల పని దినాలు లక్ష్యం
- రెండున్నర నెలల్లో 52 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా టాప్
- ఉపాధి కూలీలకు వసతులు



ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోనే ఉపాధి పనుల్లో ఎన్టీఆర్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 లక్షల పని దినాలు లక్ష్యం. అయితే కేవలం రెండున్నర నెలల్లోనే 52 లక్షల పని దినాలు కల్పించి జిల్లా ప్రథమంగా నిలిచింది. మెట్ట ప్రాంతంలో ఉపాధి కూలీలకు ఇబ్బందులు లేకుండా పని ప్రాంతాల్లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. చక్కటి ప్రణాళిక, సమష్టి కృషితో జిల్లా యంత్రాంగం ఉపాధి పనుల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపారని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సంబంధిత సిబ్బందిని ప్రశంసించారు. పనులు గుర్తించి ఉపాధి కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.

చురుగ్గా ఉపాధి పనులు

ఎన్టీఆర్ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చురుగ్గా అమలవుతోంది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా వేసవిలో వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరుకుతోంది. జిల్లాలోని 16 మండలాల్లో 1,94,484 మంది జాబ్ కార్డులు పొందారు. వీటిలో 1,43, 686 యాక్టివ్ కార్డుదారులు ఉన్నారు. జిల్లాలో 71,807 ఎస్సీ కుటుంబాలు రిజిస్టర్ కాగా 51,827 కుటుంబాలకు ఉపాధి కల్పించారు. ఎస్టీ కుటుంబాలు 13,295 రిజిస్టర్ కాగా వాటిలో 9,539 కుటుంబాలకు పథకంలో ఉపాధి కల్పించారు. ఇతరులు 1,09,545 కుటుంబాలకు 71,484 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజుకు రూ. 272 చొప్పున వేతనంగా నిర్ణయించింది. ఈ ఏడాది సగటున కొన్ని గ్రామాల్లో కూలీలు రోజుకు రూ.263 వరకు వేతనం పొందుతున్నారు.

రెండున్నర నెలల్లోనే..

ఏప్రిల్ 1తో ప్రారంభమైన 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 72 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే కూలీలకు 52 లక్షల పని దినాలు కల్పించారు. కేవలం పని దినాలు కల్పించడమే కాకుండా పని చేసే ప్రాంతాల్లో సౌకర్యాల కల్పనలోనూ రాష్ట్రంలో తొలి వరుసలో నిలిచింది.

వ్యవసాయ కూలీలకు వరం

వ్యవసాయ పనులు ముగిసి పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పథకం వరంలా మారింది. ప్రధానంగా మెట్ట ప్రాంత వ్యవసాయ కూలీలకు వేసవిలోనూ ఉపాధి లభిస్తోంది. అడిగిన వెంటనే యంత్రాంగం ‘ఉపాధి కల్పిస్తోంది. ఈ పనులతో మెట్ట ప్రాంతాల్లోని చెరువులు, కందకాలు, డొంకలు, కాలువ కట్టలు మెరిసిపోతున్నాయి. చెరువులు కళకళ లాడుతున్నాయి.

పని ప్రాంతాల్లో సౌకర్యాలు

ఈ పథకంలో ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో అవసరమైన వసతులు కల్పిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాథమిక వైద్యానికి అవసరమైన మందులు, కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు వంటివి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వేసవి దృష్ట్యా పని ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు, సిబ్బంది కూలీల పట్ల అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



పని ప్రదేశంలో వేసిన తాటాకు పందిరి

పనులు ఇవే..

ఈ పథకంలో ఫీల్డ్ చానల్స్, ఫీడర్ చానల్స్, ఫిష్ పాండ్స్, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ ట్రెంచెస్, ఫెరిఫెరల్ ట్రెంచెస్, కందకాలు, తాగునీటి చెరువులు, చెక్ డ్యాములు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, పశువుల మేత సాగు, భూ గర్భ జలాలు పెరిగేలా కందకాలు, డొంక రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తున్నారు.

పని లభిస్తోంది



జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజూ పని కల్పిస్తున్నారు. వేసవి కావడంతో పని ప్రదేశంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రమం తప్పకుండా అందరికీ పే మెంట్ ఇస్తున్నారు. గత వారం సగటున రోజుకు రూ. 255 వేతనం లభించింది.

– వెంకటనారాయణరెడ్డి, ఉపాధి కూలి

వేసవిలో ఉపాధి దొరికింది



మెట్ట ప్రాంతంలో.. వేసవిలో కూలి పనులు దొరకవు. ఉపాధి పథకంలో జాబ్ కార్డు తీసుకున్నాను. చెరువులు, కాలువల్లో పూడికతీత పనులకు వెళ్తున్నాం. సగటున రూ. 260 కూలీ వస్తోంది. పని ప్రదేశంలో మహిళా కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.

– రజిత , మహిళా కూలీ

అర్హులకు ఉపాధి

ఈ పథకంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ఇస్తున్నాం. అడిగిన వారికి లేదనకుండా పని కల్పిస్తున్నాం. 100 రోజులు పని కల్పించాలన్నదే లక్ష్యం . సాచ్యురేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతులు, ఇతరుల్లోని అర్హులకు ఉపాధి కల్పిస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన రూ. 272 వేతనం ప్రతి ఒక్కరూ అందుకోవడానికి అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడంలో కింది స్థాయినుంచి ప్రతి ఒక్కరి కృషి ఉంది.

–జె సునీత, పీడీ డ్వామా, ఎన్టీఆర్ జిల్లా

టీకాతో వ్యాధులు దూరం



కంకిపాడు: టీకాతో అన్ని వ్యాధులు దూరమవుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గీతాబాయి అన్నారు. ఉప్పలూరు పీహెచ్‌సీ పరిధిలోని చలివేంద్రపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శనివారం పర్యవేక్షించారు. టీకాలు అందిస్తున్న తీరు పరిశీలించి సిబ్బందితో సమీక్షించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలు, ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సబ్‌సెంటర్ రికార్డులను తనిఖీ చేశారు. డాక్టర్ గీతాబాయి మాట్లాడుతూ పిల్లలకు క్రమంగా టీకాలు అందించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాలను అందించటం ద్వారా చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వ్యాధుల బారిన పడకుండా టీకాలు దోహదపడతాయన్నారు. వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తోందని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ జ్యోతిర్మయి, ఏఎన్ఎం జ్యోతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

24న ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం

ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం ఈనెల 24వ తేదీన జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్ స్వరూపరాణి తెలిపారు. ఇప్పటి వరకు ఆర్ట్స్ కళాశాలలో పలు కోర్సులు చదివి దేశ విదేశాలలో పలు రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారన్నారు. వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ, యూనివర్సిటీ ఉన్నతాధికారులు హాజరవుతారని తెలిపారు.

పేదలకు అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన



ప్రతిభ చూపిన విద్యార్థిని సత్కరిస్తున్న ఎమ్మెల్యేలు మల్లాది, వెలంపల్లి, కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో ప్రతి పేదవాడికి అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తోందని ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జిల్లాలో పది, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను శనివారం జగనన్న ఆణిముత్యాల పేరుతో జిల్లా స్థాయిలో సత్కరించారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి విద్యార్థులను సత్కరించారు. విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.62 వేల కోట్లకు పైగా నిధులను విద్యా రంగానికి కేటాయించడం అపూర్వమైన అంశమన్నారు. ఎమ్మెల్యే వెలంపల్లి మాట్లాడుతూ విద్యార్థులను సన్మానించుకోవడం అభినందనీయమన్నారు. ‘పది’లో 27 మంది, ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరంలో 15 మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు నగదు చెక్, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించి సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్, జిల్లా విద్యాశాఖ అధికారి సీవి రేణుక, వివిధ సంస్థల చైర్మన్లు గీతాంజలిదేవి, బండి పుణ్యశీల, జమల పూర్ణమ్మ, గిరిజన సంక్షేమ అధికారి ఎం. రుక్మాంగదయ్య, డెప్యూటీ మేయర్లు దుర్గ, శ్రీశైలజ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఆణిముత్యాలకు సత్కారం

ఐటీఐలో 70 మందికి సీట్లు

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో శనివారం 70 మందికి వివిధ ట్రేడ్‌ల్లో సీట్లు కేటాయించామని ఐటీఐ కౌన్సెలింగ్-2023 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు చెప్పారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో కౌన్సెలింగ్ జరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జనరల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కనకారావు చెప్పారు. ఐటీఐలో చేరడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి శుక్ర, శని వారాలు కౌన్సెలింగ్‌కు రాలేకపోయిన అభ్యర్థులు హాజరుకావచ్చని ఆయన తెలిపారు. 0866-2475575, 94906 39639 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.

ఎంఈవో-2లకు పచ్చజెండా

- ఆరేళ్ల తర్వాత గ్రేడ్-2 హెచ్‌ఎంలకు అవకాశం
- ఇక పాఠశాలల్లో పటిష్ట పర్యవేక్షణ
- ఉమ్మడి కృష్ణాలో 53 ఎంఈవో-2 పోస్టులకు 185 మందికి పిలుపు
- నేడు కౌన్సెలింగ్
- విల్లింగ్..నాట్ విల్లింగ్‌లను తీసుకోనున్న విద్యాశాఖ



పెడన ఎంఈవో కార్యాలయం

పెడన: మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ)-2 పోస్టుల భర్తీకి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. 2017లో ఈ పోస్టులను భర్తీ చేశారు. అప్పటి నుంచి మండలంలో సీనియర్ హెచ్‌ఎంలకు డెప్యూటేషన్ విధులు వేస్తూ వచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాశాఖలో ప్రక్షాళన మొదలైంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో పాఠశాలలను ఆధునికీకరించడం, మౌలిక వసతులు కల్పించడం, నాణ్యమైన విద్య బోధించడానికి ఉపాధ్యాయులను తీర్చిదిద్దడం చేసింది. ఉపాధ్యాయుల బదిలీలను ఆన్‌లైన్ ద్వారా త్వరితగతిన పూర్తి చేసింది.

క్షేత్రస్థాయిలో విద్యాలయాలపై పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లేకపోవడం, ఎంఈవోలు అటు హెచ్‌ఎం బాధ్యతలను, ఇటు మండల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక ఎంఈవోకు రెండు, మూడు మండలాల బాధ్యతలను అప్పగించారు. ఇలా అదనపు మండలాలు, పాఠశాలల్లో పని భారం అధికంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో బడులపై పర్యవేక్షణ కొరవడిందనే అభిప్రాయాలున్నాయి. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈవోను నియమించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న గ్రేడ్-2 హెచ్‌ఎంల సీనియార్టీ జాబితాల ప్రకారం 185 మందిని కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సమాచారం పంపారు. వీరిలో ఎంఈవోగా విధులు నిర్వహించడానికి ఆసక్తి చూపిన వారి నుంచి విద్యాశాఖాధికారులు విల్లింగ్ తీసుకోనున్నారు.

ఉమ్మడి కృష్ణాలో 53 ఎంఈవో-2 పోస్టులు

జిల్లా పరిషత్ యాజమాన్యంలో పని చేస్తున్న గ్రేడ్-2 హెచ్‌ఎంల నుంచి ఎంఈవో-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంఈవో-1 పోస్టుల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే గ్రేడ్-1 హెచ్‌ఎంల నుంచి తీసుకుంటారు. వీరంతా సర్వీసు మేటర్లు, సర్వీస్ రూల్స్ ప్రకారం వ్యవహరిస్తారు.

ఎంఈవో-2 పోస్టులు మాత్రం జెడ్పీ యాజమాన్య పరిధిలోకి వస్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 50 మండలాలుండగా విజయవాడ నగరం మూడు మండలాలు కావడంతో అక్కడ మూడు ఎంఈవో-2 పోస్టులు మంజూరయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 53 ఎంఈవో-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. మచిలీపట్నాన్ని కూడా రెండు మండలాలు చేయడంతో ఇక్కడ కూడా అదనంగా మరో ఎంఈవో-2 పోస్టు మంజూరు చేయాల్సి ఉంటుందనే నివేదికను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించారు.

నేటి ఉదయం 10 గంటలకు రావాలి



ఉమ్మడి కృష్ణాలో ఎంఈవో-2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం డెప్యూటేషన్లపై పని చేస్తున్నారు. 53 పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేయడానికి అర్హులైన జెడ్పీ యాజమాన్య పరిధిలోని గ్రేడ్-2 హెచ్‌ఎంలకు 185 మందికి సమాచారం ఇచ్చాం. ఆదివారం ఉదయం 10 లేదా 11 గంటలకు కంకిపాడు మండలం గోసాల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ, శ్రీ వైభవి క్యాంపస్‌లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెప్పాం. విల్లింగ్, నాట్ విల్లింగ్ తీసుకుని ఆయా పోస్టులను భర్తీ చేస్తాం. ప్రభుత్వ బడులపైనే కాకుండా ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ పూర్తిస్థాయిలో ఉండేలా ఈ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేసేలా పటిష్ట చర్యలు తీసుకున్నాం.

– తాహెరాసుల్తానా, నోడల్ అధికారి, డీఈవో, కృష్ణా, మచిలీపట్నం

185 మంది గ్రేడ్-2 హెచ్‌ఎంలకు పిలుపు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్ -2 హెచ్‌ఎంలుగా, ప్రస్తుతం ఎంఈవో-2 లుగా పని చేస్తున్న వారిని కలిపి మొత్తం 185 మందిని కౌన్సెలింగ్‌కు రావాలని సమాచారం పంపించారు. వీరి సీనియార్టీ జాబితాను ఇప్పటికే డీఈవో వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ 185 మంది నుంచి 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒకవేళ ఈ పోస్టులు భర్తీ కాకపోతే సీనియార్టీ జాబితాలోని 186వ వరుస సంఖ్యలో ఉన్న వారి నుంచి మరో 50 మందిని కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి చర్యలు తీసుకుని ఎంఈవో పోస్టులను భర్తీ చేయడానికి విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది.

సెల్‌ఫోన్ దుకాణంలో చోరీ

కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక ఫీడర్ రోడ్డులోని ఎం హోటల్ సమీపంలోని ఓ సెల్ ఫోన్ దుకాణంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి దుకాణం షట్టర్ తాళాలను పగలగొట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల విలువైన 15 సెల్‌ఫోన్లు చోరీ చేశారు. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ శనివారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణలంకకు చెందిన అచ్యుత్ కిరణ్‌కుమార్ పదేళ్లుగా ఫీడర్ రోడ్డులో శ్రీరామా సెల్ పాయింట్ పేరుతో సెఫోన్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరే శుక్రవారం రాత్రి 10.30 గంటలకు దుకాణానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం పది గంటలకు దుకాణం వద్దకు వెళ్లగా షెట్టర్‌కు వేసిన తాళాలు పగలగొట్టి కనిపించాయి. అనుమానంతో షట్టర్ తెరిచి చూడగా అద్దాలు ధ్వంసమై కనిపించడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రైం ఎస్‌ఐ కృష్ణబాబు, క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని దుకాణంలో తనిఖీలు చేసి వేలిముద్రలను సేకరించారు. దుకాణంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో చుట్టు పక్కల సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. 18 ఏళ్లలోపు యువకుడు శుక్రవారం అర్ధరాత్రి రాత్రి 1.30 గంటల సమయంలో తాళాలు పగులగొట్టి దుకాణంలోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు చోరీ చేసి సంచిలో వేసుకుని తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా గుర్తించారు. షాపు ముందు ఒక గునపం, సంచిలో ఇతర సామగ్రి ఉండడాన్ని గుర్తించి తాళాలను పగులగొట్టేందుకు తీసుకొచ్చి వదిలి వెళ్లి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దుకాణం యజమాని కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీకి పాల్పడిన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ విషయం తెలుసుకున్న కాపు కార్పొరేషన్ చైర్మన్, స్థానిక కార్పొరేటర్ అడపా శేషు సెలఫోన్ దుకాణాన్ని పరిశీలించారు.


చోరీకి గురైన షాపును పరిశీలిస్తున్న క్రైం ఎస్‌ఐ కృష్ణబాబు, అడపా శేషు



చెక్ బౌన్స్ కేసులో జైలు, జరిమానా

బంటుమిల్లి(పెడన): మండలంలోని పాశ్వాపురం గ్రామానికి చెందిన షేక్ షహనాజ్ బేగంనకు చెక్ బౌన్స్ కేసులో జైలు, జరిమానా విధిస్తూ బంటుమిల్లి జూనియర్ సివిల్ జడ్జి ఇ.సుధాకర్ శనివారం తీర్పు చెప్పారు. బంటుమిల్లికి చెందిన గుత్తికొండ శ్రీనివాసరావు వద్ద షేక్ షహనాజ్ బేగం రూ.5 లక్షల అప్పు తీసుకుని, బాకీ తీర్చేందుకు 2019 జూలై ఏడో తేదీన ఆ మొత్తానికి చెక్ ఇచ్చింది. ఆ చెక్‌ను శ్రీనివాసరావు కృత్తివెన్ను ఇండియన్ బ్యాంకులో వెయిగా ఆ ఖాతాలో నగదు లేకపోవడంతో చెల్లలేదు. దీంతో శ్రీనివాసరావు 2020వ సంవత్సరంలో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో షహనాజ్‌బేగంనకు రూ.5 లక్షల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సుధాకర్ తీర్పు ఇచ్చారు. పిటీషనర్ తరపున న్యాయవాది తమ్మన సురేష్ వాదనలు వినిపించారు.

పోలీసులపై బుద్ధప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

దేశ రక్షకులా లేక ద్రోహులా అంటూ ఆగ్రహావేశాలు

కోడూరు(అవనిగడ్డ): పోలీసులు దేశ రక్షకులా లేక దేశ ద్రోహులా అంటూ శాసన సభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ రెచ్చిపోయారు. 'ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దరిద్రంగా, దారుణంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్నందుకు సిగ్గుపడాలి' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాగాయలంక మండలంలోని భావదేవరపల్లి గ్రామంలో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో నాగాయలంక తహసీల్దార్ కార్యాలయ ముట్టడితో పాటు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు అనుమతి లేదంటూ అవనిగడ్డ పోలీసులు బుద్ధప్రసాద్‌తో పాటు నియోజకవర్గంలోని టీడీపీ నేతలకు ముందస్తు నోటీసులిచ్చారు. ఆ నోటీసులను ధిక్కరించిన బుద్ధప్రసాద్ నాగాయలంక తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అవనిగడ్డ, చల్లపల్లి సీఐలు శ్రీనివాస్, రవికుమార్ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బుద్ధప్రసాద్‌ను ముందస్తుగా అరెస్టు చేసి కోడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే బుద్ధప్రసాద్‌ను అరెస్టు చేయనీయకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు అడ్డుపడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశారు. బుద్ధప్రసాద్ సైతం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బుద్ధప్రసాద్ అరెస్టు అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి అలజడి సృష్టించారు. అనంతరం బుద్ధప్రసాద్‌ను అవనిగడ్డకు తీసుకువెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా మళ్లీ టీడీపీ నేతలు నానా రాద్ధాంతం చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బుద్ధప్రసాద్‌ను పోలీసులు ఆయన ఇంటి వద్ద వదిలిపెట్టారు.


పోలీసుల వాహనాలు కదలకుండా అడ్డు నిలబడిన టీడీపీ శ్రేణులు

మృతుడి ఆచూకీ లభ్యం

కంకిపాడు(పెనమలూరు): వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. ఎస్‌ఐ కె.సుధాకర్ కథనం మేరకు.. కంకిపాడు ఫ్లై ఓవర్ వద్ద శుక్రవారం ఓ గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు 108 అంబులెన్సులో కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని మరణంపై పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మృతుడి బంధువులు గుర్తించి పోలీసులను శనివారం ఆశ్రయించారు. మృతుడు తాడిగడపకు చెందిన ఎం. నాగేశ్వరరావు (55)గా నిర్ధారణ అయ్యింది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.